క్లుప్తంగా

త్రీటౌన్ సీఐగా అప్పారావు



కంబాలచెరువు: స్థానిక త్రీటౌన్ (లా–ఆర్డర్) పోలీస్ స్టేషన్ సీఐగా వర్రి అప్పారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి రవాణా, విక్రయం తదితర వాటిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. దొరికిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నిర్మూలన, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్‌ల నియంత్రణ, మహిళల రక్షణ తన ప్రాధాన్యతలన్నారు.

ఆర్ట్స్ కళాశాలలో రక్తదానం శిబిరం

కంబాలచెరువు: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో రెడ్ క్రాస్, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్‌బ్యాంక్ 118వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం జోన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఆర్కె రామచంద్ర మాట్లాడుతూ రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ పీఎస్ఎస్ సుధాకరరావు మాట్లాడుతూ రక్తదాన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కొన్ని డస్ట్ బిన్లను కళాశాలకు బహూకరించారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ లాలాచెరువు బ్రాంచ్ మేనేజర్ కె.మౌని, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ సమన్వయకర్తలు లెఫ్టినెంట్ బాషా, బి.మల్లికార్జున, ఎ.రవితేజ పాల్గొన్నారు.

వ్యవసాయ కళాశాల అభివృద్ధికి కృషి



ఎమ్మెల్యే గోరంట్లను సత్కరిస్తున్న వ్యవసాయ కళాశాల సిబ్బంది

రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని వ్యవసాయ కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సోమవారం ఆయన కాతేరులోని వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల హాస్టల్ అభివృద్ధికి నాబార్డు నుంచి నిధులు మంజూరు చేయించి, కాలేజీ అభివృద్ధికి సహాయం చేస్తామని తెలిపారు. అనంతరం ఆయనను కాలేజీ అసోసియేట్ డీన్ డి.శ్రీనివాస్, సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.

పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం

కడియం: కడియపు సావరం వైఎస్సార్ కాలనీలో పాస్టర్ డి.షాలేమురాజు యెరూషలేము ప్రార్థనా మందిరంలో సోమవారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం జరిగింది. ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఎం కరుణాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ డి పరంజ్యోతి, గౌరవ అధ్యక్షుడు కె.జయశీల్, వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ తదితరులు వాక్య సందేశాన్నందించారు. ఈ కార్యక్రమానికి ఫెలోషిప్ సెక్రటరీ సీహెచ్ రత్నదీప్ అధ్యక్షత వహించారు. సంఘస్తుడైన కొండయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఫెలోషిప్ సేవకులందరూ కలిసి రూ.3 వేలు, బియ్యం, దుస్తులు అందజేశారు.

దేవగళ్ల వెంకట రమణ మృతి



కడియం: దేవతిలకుల జాగృతి పత్రిక గౌరవ సంపాదకుడు దేవగళ్ల వెంకటరమణ (73) మంగళవారం కన్నుమూశారు. దుళ్ల గ్రామానికి చెందిన ఆయన కూల్‌డ్రింక్స్ అండ్ పాన్‌షాప్ వర్తక సంఘం అధ్యక్షుడిగా గతంలో సేవలు అందించారు. ఆయన మృతదేహానికి పలువురు ప్రముఖులు, ప్రజలు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకటరమణకు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

నేడు రక్తదాన శిబిరం

కడియం: దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు జయంతిని పురస్కరించుకుని కొత్తపల్లి శివాజీ, కొత్తపల్లి మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బుర్రిలంక ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఉపాధ్యాయ సమస్యలపై అవిశ్రాంత పోరాటం

బిక్కవోలు: సీపీఎస్ రద్దు, జీఓ–117 రద్దు, అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్ పదోన్నతులు తదితర ఉపాధ్యాయ సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకుడు వెలగల భామిరెడ్డి అన్నారు. ఎస్టీయూ సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌లో భాగంగా సోమవారం కొంకుదురు ఉన్నత పాఠశాల వద్ద ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా హక్కులను సాధించుకోవడంతో పాటు విద్యారంగ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పందలపాక, కాపవరం, ఇలపల్లి తదితర పాఠశాలల్లో క్యాంపెయిన్ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు తమలంపూడి ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలకు పాతర

- జీవ వ్యర్థాలపై నిర్లక్ష్యం
- డంపింగ్ యార్డుల్లో పాడేస్తున్న వైనం



డంపింగ్ యార్డులో పడేసిన కోళ్ల వ్యర్థాలను తింటున్న కుక్కలు (ఫైల్)

కడియం: సాధారణంగా గ్రామాల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలిస్తారు. ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలు, రోడ్లను శుభ్రం చేయగా వచ్చిన చెత్తను ట్రాక్టర్లు లేదా బళ్లపై తీసుకువెళతారు. అయితే అన్ని చెత్తలను డంపింగ్‌యార్డులకు చేర్చకూడదు. ముఖ్యంగా జీవ వ్యర్థాలు అంటే చికెన్, చేపలు, మటన్ తదితర షాపుల నుంచి వచ్చిన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోయకూడదు. వాటిని గోతులలో పూడ్చాలి. అయితే ఈ నిబంధనలకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో డంపింగ్ యార్డులలో జీవ వ్యర్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

విచ్చలవిడిగా దుకాణాలు

ప్రస్తుతం చికెన్, మటన్ షాపులు ఎక్కడబడితే అక్కడ వెలుస్తున్నాయి. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ దుకాణాల నుంచి వస్తున్న వ్యర్థాలను పర్యావరణ హితంగా డంపింగ్ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా గోతులు తీసి పూడ్చాలన్న స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ వీటిని వ్యాపారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. షాపుల వద్ద ప్లాస్టిక్ టిన్నులను ఏర్పాటు చేసి, ప్రతి రోజు అమ్మకాల కారణంగా వెలువడే జీవ వర్థాలను సదరు ప్లాస్టిక్ టిన్నుల్లో నిల్వ చేస్తున్నారు. ఆ తరువాత వాటిని డంపింగ్‌యార్డుల్లో పడేస్తున్నారు. ఇలా విచ్చలవిడిగా పడేస్తున్న జీవ వ్యర్థాలను తినడానికి డంపింగ్ యార్డుకు పెద్దసంఖ్యలో కుక్కలు, పందులు, ఎలుకలు, పందికొక్కులు చేరుతున్నారు.

అనధికారికంగా..

ఇంకొందరు వ్యాపారులు ఈ జీవ వ్యర్థాల నుంచి లాభాలను గడిస్తున్నారు. మేకతోలు, కోళ్ల, ఈకలు, చేపల పొలుసు వంటి వాటిని మినహాయించి, ఈ జీవాల్లోని పేగులు, ఇతర పనికిరాని అవయవాలను చేపల చెరువులకు తరలిస్తున్నారు. 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ము నిండుగా పోగయిన ఇటువంటి జీవ వ్యర్థాలకు రూ.500 వరకూ ధర పలుకుతోంది. వీటిని కొందరు సేకరించి, చేపల చెరువుల్లో మేతగా వినియోగిస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ప్రాంతాల్లోని చికెన్, మటన్, చేపల విక్రయాల షాపుల నుంచి నిత్యం రెండు టన్నుల వరకూ జీవ వ్యర్థాలు వెలువడుతాయని అంచనా.

పర్యవేక్షణ కరువు

మాంసాహారం కోసం విక్రయించే జీవాలకు పశువైద్యులు ఆరోగ్య పరీక్షలు చేయాలి, నగరాల్లోనైతే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, గ్రామాల్లోనైతే పంచాయతీ/రెవెన్యూ సిబ్బంది అనుమతితో అమ్మకాలు సాగించాలి. అయితే ఈ విధానం ఎక్కడా అమలవుతున్న దాఖలాల్లేవు. అమ్మకాలపై పర్యవేక్షణలోనే ఈ స్థాయి నిర్లక్ష్యం ఉంటే ఇక మాంసాహార షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను డంపింగ్ చేయడంలో ఇంకెంత నిర్లక్ష్యం నెలకొంటుందో అర్థం చేసుకోవచ్చు. సంబంధిత యంత్రాంగం పర్యవేక్షణ లోపంతో విచ్చలవిడిగా షాపులు వెలుస్తున్నాయి. జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. అసలు ఈ తతంగమంతా తమకు ఏమాత్రం సంబంధం లేనిదిగా ప్రభుత్వ యంత్రాంగం చూస్తోంది.

డంపింగ్‌యార్డుల్లోనే..

మాంసం విక్రయించే షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను చెత్త డంపింగ్ చేసే చోటే పడేస్తున్నారు. దీంతో అక్కడకు కుక్కలు పెద్ద ఎత్తున మూగుతున్నాయి. వాటిని తినడానికి పోటీపడుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి. వాటిమధ్య జరిగే కోట్లాటతో జనం భయపడుతున్నారు.

– కేవీ రమణ, పొట్టిలంక

తప్పకుండా పూడ్చాలి

చికెన్, మటన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను నిబంధనల ప్రకారం గోతులు తీసి పూడ్చిపెట్టాలి. కానీ ఏ గ్రామంలోనూ అటువంటి పరిస్థితి లేదు. చెత్తవేసే ప్రాంతాల్లోనే వీటిని కూడా పడేస్తున్నారు లేదా కాలువల్లోకి నెట్టేస్తున్నారు. ఈ రెండూ కూడా పర్యావరణానికి ప్రమాదకరమ్మే.

– ఎంవీ సూర్య, కడియం

సరస్వతీ ఘాట్‌లో స్వచ్ఛభారత్



మొక్కలు నాటుతున్న ఆదిత్య వలంటీర్లు

కంబాలచెరువు: స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్, యూత్ రెడ్ క్రాస్ వలంటీర్లు సోమవారం సరస్వతీ ఘాట్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని తొలగించి, శుభ్రం చేశారు. అనంతరం పనస, మామిడి తదితర మొక్కలను నాటారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ సమాజ సేవలను విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఇప్పటికి 60 సార్లు రక్తదానం కూడా చేశానని, విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తుంటానని తెలిపారు.

పింఛన్లు, ఉపకార వేతనాల పంపిణీ



విద్యార్థులకు ఉపకార వేతనం అందజేస్తున్న క్లబ్ సభ్యులు

సీటీఆర్ఐ: ప్రతి నెలా క్రమం తప్పకుండా వృద్ధులకు పింఛన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు శనపతి సత్తిబాబు అన్నారు. ఆయన అధ్యక్షతన సోమవారం ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల ఆనందా గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పొలసానపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం హర్షణీయమన్నారు. తన వాసవీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీ చదువుతున్న ఎల్.చేతన, వారణాసి ఐఐటీ కాలేజీలో ఐఐటీ చదువుతున్న ఎస్.జాషువా అనే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.12 వేల చొప్పున రూ.24 వేలు, క్లబ్ తరఫున ఒక విద్యార్థికి రూ.6 వేలు అందించారు. వృద్ధులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున రూ.40 వేలను వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకుడు పామర్తి గోపాలరావు, నట్టి సూరి అప్పారావు, కుంచె వేణుమాధవ్, అనసూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

నిబంధనలు పాటించాలి

రాజమహేంద్రవరం సిటీ: ఆర్ట్స్ కళాశాల సమీపంలోని అర్బన్ ఫుడ్ ప్లాజాలో షాపులను ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 11 గంటలకే మూసివేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఆయన సోమవారం షాపులను సందర్శించారు. ఈ సందర్భంగా నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నియమిత సమయానికి షాపులను మూయించాలని నగరపాలక సంస్థ నియమించిన సెక్యూరిటీ గార్డులకు ఆదేశించారు.

ఉత్సాహంగా ఒలింపిక్ ర్యాలీ



ఒలింపిక్ ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థినులు

ధవళేశ్వరం: స్థానిక బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు సోమవారం ఒలింపిక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న కుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాసాధికారిత అధికారి డీఎంఎం శేషగిరి మాట్లాడుతూ పిల్లల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఒలింపిక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. హెచ్ఎం మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో దేశం తరఫున పాల్గొన్న క్రీడాకారులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించామన్నారు. బాస్కెట్ బాల్ కోచ్ మోహన్‌దాస్, యోగా కోచ్ బీవీజీ నాగేంద్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గెజిటెడ్ అధికారులకూ సభ్యత్వం



సభ్యత్వం అందజేస్తున్న దృశ్యం

రాజమహేంద్రవరం సిటీ: ఏపీ ఎన్జీజీవో సంఘంలో గెజిటెడ్ అధికారులకూ సభ్యత్వం కల్పిస్తున్నట్లు ఏపీ ఎన్జీజీఓ సంఘ నగర అధ్యక్షుడు సుబ్బారావు నాయుడు తెలిపారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంగా ఉన్న ఏపీ ఎన్జీవో సంఘం ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఏపీ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘంగా (ఏపీ ఎన్జీజీవో) సంఘంగా మార్పు చెందిందన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా ట్రెజరీ, సాంఘిక సంక్షేమ శాఖ, రహదారులు భవనాల శాఖ కార్యాలయాలలో ఉన్న గెజిటెడ్ అధికారులకు ఏపీ ఎన్జీజీవో సంఘ సభ్యత్వం కల్పించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మీసాల మాధవరావు, పింఛన్ దారుల సంఘం అధ్యక్షులు కేకే సంజీవరావు, ప్రధాన కార్యదర్శి హరిబాబు పాల్గొన్నారు.

ఆహారపు అలవాట్లతో దంత సమస్యలు



విద్యార్థికి దంత పరీక్ష చేస్తున్న వైద్యులు

రాజమహేంద్రవరం రూరల్: మారుతున్న ఆహారపు అలవాట్లతో చిన్ననాటి నుంచే దంత సమస్యలు వస్తున్నాయని సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ శ్యాంసుందర్ అన్నారు. సత్యసాయి గురుకులం, జీఎస్ఎల్ దంత వైద్యకళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాజమహేంద్రవరంలోని సత్యసాయి గురుకులంలో విద్యార్థులకు దంత వైద్యశిబిరం నిర్వహించారు. శ్యాంసుందర్ మాట్లాడుతూ ఆహార ఆకర్షణకు వినియోగించే వివిధ రకాల రసాయనాల ప్రభావంతో పిల్లలు అనేక దంత సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ కె.గురయ్య మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరంలో సుమారు 1200 మంది విద్యార్థులకు దంత పరీక్షలు, చికిత్స అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఘంటా సునీల్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ పవిత్ర, ఏవో చిట్టిబాబు, పీఆర్‌ఓ కుమార్, పీజీ మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి



అర్జీలను స్వీకరిస్తున్న అదనపు కమిషనర్ సత్యవేణి

రాజమహేంద్రవరం సిటీ: ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్టు నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ సత్యవేణి అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 27 అర్జీలను స్వీకరించామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ జి.పాండురంగారావు, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు.

సీటీఆర్ఐ: వసతి గృహల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. ఈ మేరకు సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో టూరిజం ఆర్‌డీ స్వామినాయుడుకి వినతిపత్రం అందించారు.

కంటిచూపుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం



ఖైదీలకు కళ్లజోళ్లు అందిస్తున్న జైలు సూపరింటెండెంట్ రాహుల్

కంబాలచెరువు: కంటిచూపుపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ సూచించారు. స్థానిక కేంద్ర కారాగారంలో సోమవారం కంటి పరీక్షలు నిర్వహించి, 210 మంది ఖైదీలకు కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలకు పరీక్షలు చేయడానికి ముందుకొచ్చిన వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం యాజమాన్యానికి, కళ్లజోళ్లు బహూకరించిన ఆమెన్ స్వచ్ఛంద సంస్థకు అభినందనలు తెలిపారు. ఖైదీల మానసిక పరివర్తనకు, ఆరోగ్యానికి జైళ్ల శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని ఖైదీలు సద్వినియోగ పరచుకోవాలన్నారు. ఉపపర్యవేక్షణాధికారులు ఎం.రాజకుమార్, బి.రత్నరాజు మాట్లాడుతూ ఖైదీలు ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉంటూ, జైలులోని ఆస్పత్రి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వెల్ఫేర్ జైలర్ శ్రీనివాసరావు, వైద్యాధికారి పితాని కోమల, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

చెత్తను కంపోస్టుగా తయారు చేసుకోవాలి



హోటల్ షెల్టాన్‌లో బల్క్ వేస్టు తయారీని పరిశీలిస్తున్న కమిషనర్ కేతన్ గార్గ్

రాజమహేంద్రవరం సిటీ: చెత్త ఎక్కువగా వచ్చే అపార్టుమెంట్లు, పెద్ద హోటళ్ల, ఇతర వినియోగదారులు తమ చెత్తను కంపోస్టు తయారు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. ఆయన సోమవారం వెంకటేశ్వర నగర్, విద్యుత్ కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించి, అక్కడి అపార్టుమెంట్ల వారితో మాట్లాడారు. అనంతరం షెల్టాన్ హోటల్ నిర్వహిస్తున్న కంపోస్టు తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ అపార్టుమెంట్ల వారు ప్రతి రోజూ తమ వద్ద వున్న చెత్తను కంపోస్టుగా తయారు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం శానిటరీ సెక్రటరీలు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన 18వ సచివాలయ శానిటరీ సెక్రటరీకి షోకాజు నోటీసు జారీ చేయాలని హెల్త్ ఆఫీసర్‌ను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.వినూత్న, శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

సస్యరక్షణతోనే ముంపు పొలాలకు రక్షణ



శ్రీరంగపట్నంలో ముంపుబారిన పడిన పొలాలను పరిశీలిస్తున్న నరసింహారావు

మధురపూడి: ఇటీవల కురిసిన వర్షాలకు మునిగిపోయిన పొలాలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. ఆయన సోమవారం వ్యవసాయశాఖ మండలాధికారి ఏ.గౌరీదేవితో కలిసి కోరుకొండ మండలం శ్రీరంగపట్నం, మునగాల గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలుసూచనలు చేశారు. పాక్షికంగా మునిగిన వరి పొలాల్లోని నీరు బయటకు పోయిన తర్వాత ఎకరానికి 25 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేయాలన్నారు. తెగుళ్ల వ్యాప్తి చెందకుండా లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. పంట పూర్తిగా దెబ్బతింటే ఎంటీయూ 1153, ఎంటీయూ 1156 రకాలను నేరుగా వెదజల్లిగానీ, నారు పెంచయినా నాట్లు వేసుకోవాలన్నారు. మెరకల్లో సామూహికంగా కమ్యూనిటీ నారుమళ్లు వేసుకోవాలన్నారు.

నివాసాల సమీపంలో చెత్త డంపింగ్



రాపాకలో నివాసాల మధ్య డంపింగ్ చేసిన చెత్త

సీతానగరం: నివాస గృహాలను ఆనుకుని చెత్త డంపింగ్ చేయడంతో రాపాక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిని అక్కడి నుంచి వెంటనే తరలించాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రాపాక గ్రామంలోని గోగులమ్మ ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న కల్యాణ మండపం దగ్గరలో నివాస గృహాలను ఆనుకుని పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లపై చెత్తను తీసుకువచ్చి డంపింగ్ చేశారు. గత నెల 28న వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పంటపొలాలను పరిశీలించడానికి వస్తుండటంతో కలెక్టర్ ప్రశాంతి రాపాక సచివాలయానికి వచ్చారు. ఆ సమయంలో సచివాలయం ముందు నుంచి పంచాయతీ ట్రాక్టర్లు వెళ్లాల్సి ఉండగా, కలెక్టర్ దృష్టిలో పడకుండా గోగులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఎనిమిది ట్రాక్టర్లతో చెత్తను డంపింగ్ చేశారు. దీనితో స్థానికులు రావూరి రామరాజు, కొత్తపల్లి లక్ష్మణరావు, పులి శ్రీనివాస్, సూదా భాస్కరరావు, మల్లిపూల వెంకటేశ్వరరావు, గోలిమిల్లి సింహాచలం, మోటుకూరి ధనలక్ష్మి, తోట రమాదేవి తదితరులు చెత్తను తీసుకువస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. పంచాయతీ కార్యదర్శి సురేష్ స్థానికులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. అయితే వేసిన చెత్తను ఇంత వరకు తీయలేదు. దాని నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను ఇక్కడ నుంచి తరలించాలని కోరుతూ సచివాలయంలో కూడా వినతిపత్రం అందించారు. చెత్తను తరలించకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లతామని హెచ్చరించారు.



రాపాక పంచాయతీ కార్యదర్శిని నిలదీస్తున్న స్థానికులు (ఫైల్)

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన



మాట్లాడుతున్న కేవీకే ప్రధానాధికారి నాయుడు

రాజానగరం: ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) సహకారంతో గోకవరం మండలం వీరలంకపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలచవర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధానాధికారి వీఎస్‌జీఆర్ నాయుడు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా వరి, మొక్కజొన్న, కూరగాయల పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి, అధిక దిగుబడులను అందుకునే విధానాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన పంటలను పండించాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమన్నారు. ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.తాతారావు ప్రకృతి వ్యవసాయ విధానాలలో ఉపయోగించే సేంద్రియ రసాయనాలైన బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, దశపత్ర కషాయం, నీమాస్త్రం మున్నగు కషాయాల తయారీని ప్రయోగాత్మకంగా చూపించారు. కార్యక్రమంలో ఏపీసీఎన్ఎఫ్ ఏపీడీ షేక్ వలీ, భువిజ గ్లోబల్ అగ్రిటెక్ అండ్ హార్టికల్చర్ ఎఫ్‌పీసీ ప్రతినిధి నరసింహరావు, గోకవరం, సీతానగరం, కోరుకొండ మండలాలకు చెందిన పలువురు రైతులు, రైతు మహిళలు పాల్గొన్నారు.

సినిమాలు



శ్యామల	:	రాయన్
సూర్యమినీ	:	రాయన్
సూర్యప్యాలెస్	:	బడ్డీ
స్వామి	:	శివంభజే
శివజ్యోతి	:	అలనాటి రామచంద్రుడు, ఏవరేజ్ స్టూడెంట్ నాని
అనుశ్రీ	:	శివంభజే
రాజా	:	తిరగబడరాసామీ
రంభ	:	ఎటోవెళ్లిపోతుంది మనసు, పురుషోత్తముడు
ఊర్వశి	:	ఉషాపరిణయం
మేనక	:	విరాజ్
కుమారి	:	తిరగబడరాసామీ
అప్సర	:	డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్
అశోక నామవరం	:	కల్కి2898ఏడీ
వీఎస్ మహల్ ధవళేశ్వరం	:	శివంభజే
మురళీకృష్ణ కడియం	:	బడ్డీ, రాయన్
వెంకటసూర్య	:	శివంభజే